సుద్దముక్కకూ అరువు... బడి నిర్వహణ బరువు


జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మదనపల్లె

కడప విద్య, న్యూస్‌టుడే : ఇల్లు గడవాలంటే రోజువారీ, నెలవారీ ఖర్చులు వేసుకోవాలి. నిర్వహణకు సంబంధించి నిధులు సమకూర్చుకొని కేటాయింపుల వారీగా వాటిని ఖర్చు చేసుకోవాలి. అప్పుడే కుటుంబం అనే బతుకుబండి సజావుగా సాగుతుంది. అరకొర నిధులతో నిర్వహణ సాగించాలంటే ఒడిదొడుకులు, అవస్థలు తప్పవు. అలాంటి సమయంలో దైనందిన కార్యక్రమాలలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవచ్చు. అదే లక్షలాది మంది విద్యార్థులున్న ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థలో ఇలాంటి నిర్వహణ సాగించాలంటే ప్రణాళికతో కార్యాచరణ అమలు చేయాలి. నిర్వహణ లోపాలు తలెత్తితే అవి బోధన మీద ప్రభావం చూసే అవకాశాలు ఉన్నాయి. గత జగన్ సర్కార్ హయాంలో అదే జరిగింది. పాఠశాల నిర్వహణ నిధులకు ఎసరు పెట్టి రూపాయి కూడా విదల్చక పోవడంతో ఆ భారం అంతా ప్రధానోపాధ్యాయులపై పడింది.

పాఠశాలలను పట్టించుకోని జగన్ సర్కార్

కూటమిపైనే ప్రధానోపాధ్యాయుల ఆశలు

రూపాయి విదల్చని నాటి ప్రభుత్వం

జిల్లాలో పరిస్థితి ఇది

జిల్లాలో 2,227 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో సుద్దముక్క మొదలుకుని, స్టేషనరీ, విద్యుత్తు ఛార్జీలు, ఇతర ఖర్చులకు నిర్వహణ నిధులను ప్రభుత్వం మంజూరు చేయాలి. మదనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1,500 మందిపైగా విద్యార్థులు ఉన్నారు. వీరికి ఏడాదికి పాఠశాల నిర్వహణ కోసం రూ.లక్ష నిధులు రావాల్సి ఉంది. 2019 సంవత్సరంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లు మాత్రమే పాఠశాల నిర్వహణ, స్కూల్ కాంప్లెక్స్ నిధులిచ్చారు. తర్వాత విడుదల చేయలేదు. దీంతో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సొంత నిధులు కొంత వినియోగించుకుని పాఠశాల నిర్వహణ సాగించారు. నాడు-నేడు తప్ప మరే నిధులు విడుదల చేయలేదని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంటున్నారు.

● గత వైకాపా సర్కారు హయాంలో 2022-23 విద్యా సంవత్సరానికి గానూ 60 శాతం నిధులివ్వగా, 2023-24 విద్యా సంవత్సరానికి ఒక్క రూపాయి కూడా పాఠశాలల నిర్వహణకు విడుదల కాలేదు. దీంతో ఆయా పాఠశాలల నిర్వహణ ఎలా సాగుతుందన్నది అగమ్యగోచరంగా తయారైంది. ప్రస్తుతం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ దుస్థితి అలాగే ఉంది.

నిధులు వినియోగమిలా...

చాక్‌పీస్‌లు, స్టేషనరీ, విద్యార్థుల మార్కుల నమోదు, రిజిస్టర్‌లు, వివిధ కార్యక్రమాల అమలు వంటి రోజువారీ ఖర్చుల కన్నా విద్యుత్తు ఛార్జీలు అధికంగా చెల్లించాల్సి రావడం గుదిబండగా మారింది. నాడు-నేడు పనులు జరుగుతున్న పాఠశాలల్లో విద్యుత్తు బిల్లులు అధికంగా వస్తున్నాయనీ నెలలు తరబడి చెల్లించకుండా కాలం వెల్లదీస్తున్నారని తెలుస్తోంది. పలుమార్లు ఈ విషయాన్ని సైతం ప్రధానోపాధ్యాయులు వైకాపా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వారి ఘోషను నాటి పాలకులు పట్టించుకున్న పాపానపోలేదు. పలువురు ప్రధానోపాధ్యాయులు తమ సొంత నిధులు వెచ్చించి నిర్వహణ కొనసాగిస్తున్నారు. నెలలు గడుస్తున్న కొద్దీ నిధులు విడుదల కాకపోవడంతో ఎన్ని రోజులు ఇలా గడపాలని ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ ప్రభుత్వమైనా ఈ నిధుల విడుదల, నిర్వహణ చేయించడంలో ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధానోపాధ్యాయులు కోరుతున్నారు.

● వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి మొత్తంగా 2013 పాఠశాలలకు ఏడాదికి రూ.4.7 కోట్లు నిర్వహణ నిధులు అవసరమవుతాయని అధికారులు లెక్కగట్టారు. 2022-23 విద్యా సంవత్సరం ఉమ్మడి కడప జిల్లాలోని 3,238 పాఠశాలలకు రూ.8.47 కోట్లు నిర్వహణ నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు.

త్వరలోనే నిధుల విడుదల

పాఠశాల నిర్వహణకు నిధులు రావడం లేదన్న అంశాన్ని జిల్లా విద్యాశాఖాధికారి, ఇన్‌ఛార్జి జిల్లా సమగ్రశిక్ష అదనపు పథక సమన్వయకర్త మారెడ్డి అనురాధ దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే పాఠశాలల నిర్వహణ నిధులు విడుదల కానున్నాయని చెప్పారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే అన్ని పాఠశాలలకూ వాటిని అందిస్తామని తెలిపారు.

జిల్లాలో విద్యార్థుల వివరాలివి...

ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 2,136

బాలురు 75,867

బాలికలు : 83,543

నిర్వహణ నిధులు చెల్లించాల్సిందిలా...

విద్యార్థుల సంఖ్య	నిర్వహణ నిధి
1-20	రూ.10 వేలు
21-50	రూ.15 వేలు
50-100	రూ.20 వేలు
101-250	రూ.50 వేలు
251-1000	రూ.75 వేలు
1000 ఆపైన	రూ. లక్ష

● స్కూల్ కాంప్లెక్సులు 273 ఉంటే ఒక్కోదానికి రూ.25 వేలు, ఎంఆర్‌సీ కార్యాలయానికి రూ.75 వేలు మంజూరు చేయాలి. ఇవ్వన్నీ సకాలంలో విడుదల కావడం లేదు.

జీర్ణోద్ధరణ పనులు వేగవంతం చేయండి

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట రామాలయంలో జీర్ణోద్ధరణ పనులను శరవేగంగా చేపట్టాలని కేంద్ర పురావస్తుశాఖ అమరావతి ఉప పర్యవేక్షణాధికారి దేబేంద్రనాథ్ బోయి పేర్కొన్నారు. రామయ్య క్షేత్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ముఖ మండపం, అంతరాలయం, గర్భగుడి, ప్రాకారం గోడ, రంగ మండపం తాపల నిర్మాణం పనులను పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. గర్భాలయం, విమానం గోపురంపైన పనులు మరో నెల రోజుల్లో పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు. సహాయ సాంకేతిక నిపుణులు భానుప్రకాష్ వర్మ, జిల్లా పురావస్తుశాఖ అధికారి బాలకృష్ణారెడ్డి, ఏఈ అమరనాథ్‌రెడ్డి, ఆలయ తనిఖీ అధికారి నవీన్‌కుమార్, గుత్తేదారు కృష్ణమూర్తి పాల్గొన్నారు.


పనులను పరిశీలిస్తున్న పురావస్తుశాఖ ఉప పర్యవేక్షణాధికారి దేబేంద్రనాథ్ బోయి

కేంద్ర కారాగారం పరిశీలన



ఖైదీలతో మాట్లాడుతున్న జడ్జి బాబా ఫకృద్దీన్

కడప న్యాయవిభాగం, న్యూస్‌టుడే: కడపలోని కేంద్ర కారాగారాన్ని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ జడ్జి బాబా ఫకృద్దీన్ సోమవారం పరిశీలించారు. పురుషులు, మహిళా ఖైదీల విభాగాలను అక్కడ ఉన్న లీగల్ ఎయిడ్ క్లినిక్‌లను పరిశీలించారు. ఉచిత న్యాయ సహాయం పొందే విధానాన్ని వివరించారు. సమస్యలు ఏమైనా ఉంటే అర్జీల రూపంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ న్యాయవాదులకు అందించాలని సూచించారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

దుష్ట శిక్షణి... శిష్ట రక్షణి


కడప విజయదుర్గాదేవి ఆలయంలో స్కంధమాత అలంకరణలో అమ్మవారు


ఎర్రముక్కపల్లెలో రాజరాజేశ్వరిగా మారెమ్మ


ప్రొద్దుటూరులో కన్యకా పరమేశ్వరి దర్శనానికి బారులుతీరిన భక్తులు

దేవీ శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా సోమవారం జగజ్జనని మహాచండిగా దర్శనమిచ్చారు... జిల్లావ్యాప్తంగా జగన్మాత తేజోమయమైన రూపంతో భక్తులకు దర్శనమిచ్చారు. సింహంపై కొలువైన అమ్మవారు ఎనిమిది చేతులతో వివిధ రకాల ఆయుధాలు ధరించి, రాక్షస సంహారం చేసి, లోకకల్యాణం జరిపించిన దివ్యరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. బంగారు రంగు చీరలో మెరిసిపోతున్న దుర్గమ్మకు చండీయాగాలు నిర్వహించడంతో పాటు తెల్లనువ్వులు కలిపిన బెల్లం పొంగలి, వడలు నివేదించారు. ప్రధాన ఆలయాల్లో అమ్మవారి దేదివ్య రూపాన్ని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. ఆయా ప్రత్యేక అలంకారాల చిత్రాలివి.

- న్యూస్‌టుడే బృందం


కడప అమ్మవారిశాలలో...


విజయదుర్గాదేవి ఆలయంలో కోలాటం ఆడుతున్న చిన్నారులు


లలిత పంచాయతన ఆలయంలో శ్రీరాజరాజేశ్వరిదేవిగా అమ్మవారు

నిధులు మళ్లించి... చేనేతలను వంచించి

న్యూస్‌టుడే, కడప గ్రామీణ

నేతన్న బతుకులు బాగుపరుస్తామని బీరాలు పలికిన జగనన్న ప్రభుత్వం వారి జీవితాల్లో వెలుగు లేకుండా చేసింది. చేనేత కార్మికుల పనితనాన్ని మెరుగుపరిచి, ఆర్థికంగా ఎదిగేందుకు కేటాయించిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించిన వైనం వెలుగులోకి వచ్చింది. జిల్లాలో చేనేత సహకార సంఘాల్లోనూ, స్వతంత్రంగా నేతన్నలు వస్త్రాలు నేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా గతంలో 205 సంఘాలున్నా ప్రస్తుతం అవి 184కు తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు, రాజంపేట, ప్రొద్దుటూరు, తదితర ప్రాంతాల్లో సంఘాలున్నాయి. వీటి కింద సుమారు 9,700 మంది కార్మికులున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పట్టుచీరలు, షర్టులు, పంచెలు, జరీ చీరలు తదితర వస్త్రాలను వారు నేస్తున్నారు.

ఆధునిక మగ్గాలు ఇవ్వాలని... ; ప్రస్తుత వస్త్ర ప్రపంచంలో పోటీ పడాలంటే ఇప్పుడు నేస్తున్న విధానం సరిపోదని అధికారులు గుర్తించారు. ఆధునికీకరణ దిశగా అడుగులు వేయాలని ప్రణాళికలు రచించారు. ఇప్పటి వరకు సాధారణ రకం మగ్గాలతోనే కార్మికులు కుస్తీ పడుతున్నారు. అలా కాకుండా పైమగ్గాలు అయితే వాటికి జాకార్డు అమర్చుకోవచ్చు. స్థలం కలిసి వస్తుందని అధికారులు నిర్ణయానికి వచ్చి 2016-17లో తెదేపా ప్రభుత్వానికి నివేదించారు.


పథకం కింద ఇవ్వాల్సిన ఆధునిక మగ్గం

ఒత్తిడితో కమిషనర్ ఖాతాకు మళ్లింపు : తెదేపా ప్రభుత్వం 2018 జులై 17న జిల్లాకు మగ్గాల (మోడర్నైజేషన్ ఆఫ్ హాండ్‌లూమ్) ఆధునీకరణ పథకం కింద రూ.11,71,85,580 మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లాలోని 154 (వైఎస్ఆర్-149, అన్నమయ్య-5) సంఘాలకు కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఒక్కొక్క సంఘంలో గుర్తించిన 18 మంది కార్మికులకు నేరుగా మగ్గాలే అందించాలని నిర్ణయించారు. ఇది అమల్లో కొంచెం ఆలస్యమైంది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. వైకాపా హయాంలో నాటి చేనేత, జౌళిశాఖ ఉన్నతాధికారులు మగ్గాల ఆధునికీకరణ కింద వచ్చిన నిధులను కమిషనర్ ఖాతాకు జమ చేయాలని తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో జిల్లా అధికారులు రూ.11.71 కోట్లను కమిషనర్ ఖాతాకు బదలాయించారు. కార్మికుల కోసం వచ్చిన నిధులను లాగేసుకోవడం చేనేత వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు..

ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటాం. అప్పట్లో కమిషనర్ నిధులు పంపమన్నారు. అప్పటి జిల్లా అధికారులు పంపారు. ఇక్కడ పథకం అమలు ఆలస్యం అవుతున్నందున తీసుకున్నారని తెలిసింది. ఇకపై కమిషనర్ ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం.

- పిచ్చేశ్వరరావు, చేనేత, జౌళిశాఖ జిల్లా అధికారి

జగన్ మేనమామకు ఝలక్!

తెదేపా ఖాతాలోకి కమలాపురం పురపాలక ● ఛైర్మన్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు చేరిక

ఈనాడు, కడప, న్యూస్‌టుడే- కడప సచివాలయం

జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డికి తెదేపా ఝలక్ ఇచ్చింది. వైకాపా చేతిలో ఉన్న కమలాపురం పురపాలక సంఘం తెదేపా వశం కాగా అధికారిక ప్రకటన మిగిలింది. సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులు కావడంతో పాటు తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో పురపాలక ఛైర్మన్ మర్పూరి మేరీ, కౌన్సిలర్లు షేక్‌నూరి, రాజేశ్వరి, సలీల, నాగమణి తెదేపా పార్టీలో చేరారు. దీంతో గతంతో పాటు తాజాగా చేరిన కౌన్సిలర్లతో తెదేపా సంఖ్యాబలం పదికి చేరగా... వైకాపా బలం 8కి పడిపోయింది. వైకాపాకు చెందిన 8వ వార్డు కౌన్సిలర్ మునిరెడ్డి అనారోగ్యంతో మరణించగా.. 20వ వార్డు నుంచి ప్రమీల వైకాపాకు రాజీనామా చేసి తెదేపాలో చేరారు. దీంతో పురపాలక పీఠం దాదాపు తెదేపాకు దక్కినట్లయింది. త్వరలో పురపాలక సర్వసభ్య సమావేశం నిర్వహించి ఛైర్మన్‌ను ఎన్నుకునేందుకు తెదేపా సన్నాహాలు చేస్తోంది. మరికొందరు వైకాపా కౌన్సిలర్లు తెదేపాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. వైకాపా అధినేత జగన్ మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డి కమలాపురం నుంచి గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఇటీవల పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో రవీంద్రనాథ్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. గతంలో పురపాలక ఎన్నికల్లో వైకాపా నుంచి 15 మంది, తెదేపా తరపున అయిదుగురు కౌన్సిలర్లు ఎన్నికయ్యారు. సంఖ్యాబలం ఎక్కువగా ఉండటంతో ఛైర్మన్ పీఠం వైకాపా వశం కాగా.. రాష్ట్రంలో తాజా పరిణామాలతో ఆ పార్టీలో మార్పు కనిపిస్తోంది. కమలాపురం పురపాలక సంఘం వైకాపా చేతిలో ఉండటంతో.. అభివృద్ధికి ఆటంకంగానే మారిందని ఆ పార్టీ నేతలు భావించారు. ఫలితంగానే ఏకంగా వైకాపా పురపాలక ఛైర్మన్‌తో పాటు మరో నలుగురు వైకాపా కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఎమ్మెల్యే, పుత్తా నరసింహారెడ్డి సమక్షంలో తెదేపాలో చేరారు. ఇటీవల వీరపునాయునిపల్లె జడ్పీటీసీ సభ్యుడు వైకాపాకు రాజీనామా చేశారు. గత వైకాపా ప్రభుత్వం కమలాపురాన్ని అన్యాయంగా పురపాలక సంఘంగా మార్చారని, పంచాయతీగా ఉంటేనే ప్రజలకు మేలు జరిగిందని పుత్తా నరసింహారెడ్డి అన్నారు. త్వరలో పురపాలక సర్వసభ్య సమావేశం నిర్వహించి పురపాలక సంఘంగా ఉండాలా?.. లేక గ్రామ పంచాయతీగా మార్చాలా?.. నిర్ణయం తీసుకుంటామని వివరించారు. తెదేపాలో చేరిన వారిలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు మస్తాన్, నేతలు సుబ్బరాయుడు, రాజారెడ్డి, ఖాద్రి ఉన్నారు.


వైకాపా నుంచి తెదేపాలో చేరిన పురపాలక ఛైర్మన్ మేరీతో పాటు కౌన్సిలర్లు, నేతలతో ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి

పీఆర్సీ వెంటనే అమలు చేయాలి



మాట్లాడుతున్న యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, పక్కన నాయకులు

కడప విద్య, న్యూస్‌టుడే : ప్రభుత్వం తక్షణం 12వ పీఆర్సీని అమలు చేయాలని, ఆ లోపు 30 శాతం మధ్యంతరభృతి ఇవ్వాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా డిమాండ్ చేశారు. స్థానిక యూటీఎఫ్ భవన్‌లో సోమవారం జిల్లా అధ్యక్షుడు మాదన విజయకుమార్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. లక్ష్మీరాజా మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వ విధానాలతో పదకొండో పీఆర్సీలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పూర్తిగా నష్టపోయారన్నారు. గత ప్రభుత్వం నియమించిన డాక్టర్ మన్మోహన్‌సింగ్ కమిషన్ బాధ్యతల నుంచి వైదొలగినందున కొత్త పీఆర్సీ అమల్లో జాప్యమయ్యే అవకాశముందని, ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం దసరా కానుకగా 30 శాతం మధ్యంతరభృతిని ప్రకటించాలని డిమాండ్‌చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెంమహేష్‌బాబు, కోశాధికారి నరసింహారావు, కార్యదర్శి రమణ, ఆడిట్ కమిటీ కన్వీనర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

వైవీయూ బీటెక్ ఫలితాల విడుదల

వైవీయూ (కడప), న్యూస్‌టుడే: యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు వైఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాల బీటెక్ 2, 4 సెమిస్టర్ పరీక్ష ఫలితాలను వీసీ కె.కృష్ణారెడ్డి, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ జయరాంరెడ్డితో కలిసి సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా బీటెక్ రెండో సెమిస్టర్ సివిల్ ఇంజినీరింగ్‌లో 11.11 శాతం, కంప్యూటర్ సైన్స్ విభాగంలో 94.29, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రికల్ విభాగంలో 20 శాతం, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ విభాగంలో 46.43, మెకానికల్ ఇంజినీరింగ్‌లో సున్నా శాతం ఫలితాలు వచ్చాయన్నారు. నాలుగో సెమిస్టర్‌లో సివిల్ ఇంజినీరింగ్‌లో 74.19 శాతం, కంప్యూటర్ సైన్స్ విభాగంలో 87.50, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రికల్ విభాగంలో 73.08 శాతం, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ విభాగంలో 100, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో 84.85, మెటలర్జీ అండ్ మెటీరియల్ టెక్నాలజీ 77.78 శాతం ఫలితాలు వచ్చాయని వెల్లడించారు.

రైతేరాజు 6లో

కడప - హైదరాబాదు

రోజువారీ విమాన సర్వీసులకు బుకింగ్ ప్రారంభం



ఎన్‌జీవో కాలనీ (కడప), న్యూస్‌టుడే: ఈ నెల 27 నుంచి విమానయాన సంస్థ ఇండిగో కడప విమానాశ్రయం నుంచి హైదరాబాదుకు రెగ్యులర్ విమాన సర్వీసులు నడపనుంది. హైదరాబాదులో ఉదయం 11.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.40 గంటలకు కడపకు వస్తుంది. కడపలో సాయంత్రం 3.55 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.10 గంటలకు తిరిగి హైదరాబాదు చేరనుంది. టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు, వివరాలకు www.goindigo.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

శెట్టిగుంట బొమ్మలు... ఆధునిక హంగులు


కొయ్యతో రాజురాణి బొమ్మలు తయారు చేస్తున్న కళాకారులు


కొయ్యబొమ్మలు

శెట్టిగుంట చెక్క బొమ్మలంటే రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి. గతంలో చెక్క బొమ్మల్లానే ఉండేవి. ప్రస్తుతం వాటికి అదనపు హంగులు సమకూరుతున్నాయి. రంగులు, దుస్తులు, పూసలు, నగలు, చెమ్కీ మెరుపులతో సరికొత్త నగిషీలు చెక్కుతున్నారు. రైల్వేకోడూరు పరిధిలోని శెట్టిగుంట పంచాయతీ లక్ష్మీగారిపల్లెలో మహిళలు ఇలాంటి బొమ్మలు రూపొందిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఇటీవల కలెక్టరు శ్రీధర్‌ను కలిసిన కళాకారులు తాము రూపొందించిన రాజురాణి బొమ్మలను బహూకరించగా వాటిని చూసి ఆయన ముచ్చటపడ్డారు. - న్యూస్‌టుడే, రైల్వేకోడూరు

రాజు రాణి బొమ్మల తయారీలో మార్పులు

హస్తకళల అభివృద్ధి సంస్థ సహకారంతో ముందడుగు

ప్రత్యేక రూపుతో తయారీకి మహిళలకు శిక్షణ

ప్రత్యేక శిక్షణతో మార్పు : గత వైకాపా ప్రభుత్వంలో హస్తకళలు మరుగునపడ్డాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కళలను మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటోంది. హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రైల్వేకోడూరుకు చెందిన కాన్వాస్ ఆర్టిస్ట్ పూల శ్రీదేవి సమక్షంలో రెండు నెలలుగా మహిళలకు శిక్షణ ఇచ్చారు. లక్ష్మీగారిపల్లెలో 20 మంది మహిళలకు రాజురాణి, ఇతర దేవతామూర్తుల వంటి బొమ్మలకు హంగులు ఎలా అద్దాలో నేర్పించారు. లేపాక్షి ద్వారా ఈ బొమ్మలను కొనుగోలు చేసేలా చర్యలు చేపడుతున్నారు.



కళలో మెలకువలు నేర్చుకున్నాం ; గతంలో మేము తయారు చేసిన చెక్కబొమ్మలను ఏ హంగులూ లేకుండా విక్రయించేవాళ్లం. దీంతో కొంత మేర ఆదాయం లభించేది. నేర్పు, ఓర్పుతో బొమ్మలను అందంగా తీర్చిదిద్దడం నేర్పించారు. ప్రభుత్వం చేయూతనిస్తే మాలాంటి మహిళల జీవనోపాధికి భరోసా ఏర్పడుతుంది. అదనపు హంగులు అద్దితే బొమ్మ విలువను రెట్టింపు ధరకు విక్రయించుకోవచ్చు. - **వసంత, బొమ్మల కళాకారిణి, లక్ష్మీగారిపల్లె**



బొమ్మలు కొనుగోలు చేస్తే మేలు : చెక్కబొమ్మలను ఇంత అందంగా రూపొందించవచ్చని ఊహించలేదు. సాధారణ పద్ధతుల్లో తయారు చేసిన బొమ్మలకు దుస్తులు, అలంకరణలు అమర్చడం, రంగులు వేయడం ద్వారా అవి మరింత అందాన్ని సంతరించుకుంటున్నాయి. లేపాక్షి హస్తకళల సంస్థ ద్వారా బొమ్మలు కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. ఆ ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగిస్తే ఆర్థిక చేయూత లభిస్తుంది.

- **మధురిమ, బొమ్మల కళాకారిణి, లక్ష్మీగారిపల్లె**



మహిళల్లో ఎంతో సృజనాత్మకత ఉంది ; హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చెక్క బొమ్మలకు అదనపు హంగులు అద్దడంపై రెండు నెలలుగా శిక్షణ ఇచ్చాం. సాధారణంగా 12 అంగుళాల బొమ్మ విపణిలో రూ.600 అనుకుంటే.. అదనపు హంగులు అద్దడం ద్వారా సుమారు రూ.1,500కు విక్రయించవచ్చు. దీంతో ప్రభుత్వానికి, కళాకారులకు ఆదాయం లభిస్తుంది. లేపాక్షి సంస్థలు దేశ, విదేశాల్లో ఉన్నాయి. వాటి ద్వారా వీటిని విక్రయిస్తే కళాకారులకు ఎంతో మేలు చేకూరుతుంది.

- **పూల శ్రీదేవి, కాన్వాస్ ఆర్టిస్ట్, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, రైల్వేకోడూరు**

మిర్చితో మూడింతల లాభం


సాగులో మిరపతోట హేమలత, రైతు

రామసముద్రం, న్యూస్‌టుడే: మూగవసప్పల్లెకు చెందిన మహిళా రైతు హేమలత ఎకరం పొలంలో మిరపసాగు చేపట్టారు. అందుకు ట్రాక్టర్ల పశువుల ఎరువు, రెండు క్వింటాళ్ల వేప, కానుగ పిండి మిశ్రమాన్ని దుక్కిలో కలిపేశారు. 7 వేల (దూమ్ హైబ్రిడ్ రకం) మిరప మొక్కలు నాటారు. బిందు సేద్యంతో నీటిని అందించారు. కాంప్లెక్స్ ఎరువును వేర్లకు నేరుగా అందించారు. రూ.లక్ష పెట్టుబడి కాగా రెండు నెలలుగా దిగుబడి ప్రారంభమైంది. పది రోజులకొకసారి పది క్వింటాళ్లు వస్తోంది. కిలో ధర రూ.40 పలుకుతోంది. మూడు నెలల పాటు వస్తూనే ఉంటుంది. సాగు వ్యయం పోను రూ.3 లక్షల లాభం సమకూరనున్నట్లు ఆమె తెలిపారు.

రైతేరాజు

ప్రశ్న: వాతావరణంలో ఇటీవల వచ్చిన మార్పులతో కొర్ర పంటను అగ్గి తెగులు ఆశించింది. నివారణ చర్యలను తెలియజేయండి?
- పి.సాంబశివయ్య, రైతు, రాచపల్లె

రైతు ప్రశ్న శాస్త్రవేత్త సమాధానం

సమాధానం : వర్షాలు కురవడంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. పంటకు కావాల్సిన సూర్యరశ్మి అందటం లేదు. ఆకాశంలో కారుమబ్బులు ఉండటంతో ఈ చీడ ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతోంది. ముందుగా ఎదిగిన మొక్కల కింద ఆకులపై నూలు కండె ఆకారంలో మచ్చలు కన్పిస్తున్నాయి. తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటే పత్రాలపై మచ్చలు అధికంగా ఏర్పడతాయి. క్రమేనా అవి పెద్దవిగా మారడంతో ఆకులు ఎండి రాలిపోతాయి. కంకులు ఏర్పడిన తర్వాత తెగులు సోకితే కంకి కాడలపై మచ్చలు ఏర్పడి కాండం విరిగి కంకిలో తాలు గింజలు వస్తాయి. తెగులు లక్షణాలు గుర్తించిన వెంటనే రైతులు అప్రమత్తమై నివారణ చర్యలు చేపట్టాలి. ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
- డాక్టర్ వి.మాధురి, శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధనా స్థానం
- న్యూస్‌టుడే, కడప

బత్తాయి... చీడల అదుపుతో ఆదాయమేనోయ్


రసం పీల్చేసిన కాయ

రాజంపేట పట్టణం, న్యూస్‌టుడే: చీనీ తోటల్లో వాతావరణంలో వస్తున్న మార్పులతో తెగుళ్లు సోకి పురుగులు దాడి చేయడంతో కాయల నాణ్యత దెబ్బతింటోంది. సకాలంలో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే ఉత్పత్తి మరింత పెరుగుతుందని ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ఎస్.మానస, డాక్టర్ ఎ.వీరయ్య సూచించారు. ఇటీవల మంగునల్లి సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఈ రకం వ్యాప్తి చెందటంతో దిగుబడిలో 30-35 శాతం దిగుబడి తగ్గిపోతోంది. మంగుకు నివారణ చర్యలు కంటే ముందు జాగ్రత్త చర్యలు పాటించడం ముఖ్యం.

నివారణ : మంగునల్లి నివారణకు కాయలు గోళీకాయ దశలో ఒకసారి, తర్వాత నిమ్మకాయ పరిమాణంలో రెండోసారి సిఫారసు చేసిన మందులను మార్చి మార్చి పిచికారీ చేయాలి. ఇథియాన్ మి.లీ లేదా ప్రోపర్‌గైట్ మి.లీ లేదా ఫెంజాక్విన్ మి.లీ చొప్పున 0.5 మి.లీ బంక (స్టికర్)తోపాటు లీటరు నీటికి కలిపి చెట్టంతా బాగా తడిచేలా పిచికారీ చేయాలి.


కాయలపై ఏర్పడిన మంగు

రసం పీల్చే సీతాకోకచిలుక: కాయలు పక్వానికి వచ్చే సమయంలో ఎక్కువగా పండు రసం పీల్చే సీతాకోకచిలుక పురుగుల దాడి ఎక్కువగా ఉంటుంది.

నివారణ: తోటలో రాలిన కాయలను ఏరివేసిగోతిలో పాతిపెట్టాలి. హెక్టారుకు ఒక ఫ్లోరోసెంట్ బల్బును కాయలు పక్వానికి రాక ముందే అనగా ఒక నెల మునుపు ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు పెట్టాలి. కాయలుగా ఉన్నప్పుడే తాటాకు బుట్టను కట్టడంతో పురుగు నుంచి రక్షణ ఉంటుంది. కాయల కోతకు ఒక నెల లేదా నెలన్నర ముందు నుంచి మలాథియాన్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.

బంక: బంక కారి కుళ్లిన బెరడును పూర్తిగా గోకి బోర్డో మిశ్రమం లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్, మాంకోజెబ్ పేస్టును పూయాలి. క్రమం తప్పకుండా ముందు జాగ్రత్తగా బోర్డో పేస్టు మొదళ్లను పట్టించాలి. కొమ్మలపై వచ్చే బంక తెగులు నివారణకు లీటరు నీటికి కార్బండిజమ్ గ్రాములు కలిపి చెట్టుపై 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. మాంకోజెబ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి మందు ద్రావణం చెట్టు పాదుల్లో పోయాలి.

గజ్జి తెగులు: బ్యాక్టీరియా ప్రభావంతో ఆకులపై మచ్చలు ఏర్పడతాయి. క్రమేణా ఉద్ధృతి పెరిగి కొమ్మలు, రెమ్మలు, కాండంపై వ్యాప్తి చెందుతుంది. కాయల దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. విపణిలో వినియోగదారులు పెద్దగా కొనుగోలు చేయరు.


ఆకులపై ఏర్పడిన మసి

నివారణ: కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు, స్ట్రెప్టోసైక్లిన్ 0.3 గ్రాముల మిశ్రమాన్ని లీటరు నీటికి కలిపి నెల రోజుల వ్యవధిలో 3-4 సార్లు పిచికారీ చేయాలి.

ఆకుకూరల సాగులో తెగుళ్ల నివారణ

చిట్కా...

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే : తోట, పాలకూరను తుప్పు తెగులు ఆశించింది. ఈ చీడ సోకితే మొదట ఆకులపై ఉబ్బెత్తుగా, మెరుపుతో 1, 2 మి.మీ పరిమాణం కలిగి ఉంటాయి. ఉద్ధృతి పెరిగేకొద్దీ పొక్కులు మొదట ఏర్పడిన వాటి చుట్టూ చేరి ఎక్కువ సంఖ్యలో కన్పిస్తాయి. నివారణకు 1 శాతం బోర్డోమిశ్రమం చల్లాలి. చుక్కాకు, పాల కూరల్లో బూజు చీడ వ్యాప్తి చెందుతుంది. ఆకుల పైభాగంలో పసుపు లేదా గోధుమ రంగు మచ్చలు వస్తాయి. ఇది కింది ఆకుల నుంచి మొదలు పెట్టి క్రమేపీ పైవాటికి పాకుతాయి. చీడ సోకిన ప్రదేశాలు చనిపోయిన ముదురు గోధుమ రంగులో ఉంటాయి. లేత ఊదా రంగులో బూజు పెరుగుదల కనిపిస్తోంది. ఇది భూమిలో బీజాలా రూపంలో విత్తనాన్ని ఆశిస్తోంది. చల్లని వాతావరణం అనుకూలం. ఆరోగ్యవంతమైన వంగడాలను ఎంపిక చేసుకోవాలి. ఆంత్రాక్నోస్ చీడ పాలకూరలో ఆకుమచ్చలు చిన్నగా ముదురు ఆలీవ్ రంగులో లేదా నీటిమచ్చలుగా కన్పిస్తాయి. మచ్చలు పెరుగుతున్నకొద్దీ ఆకారం ఆకులు ఆకారం కోల్పోతాయి. ఒక పరిమాణం లేక మాడినట్లు ఉంటాయి. తర్వాత ఆకు అంతా వ్యాప్తి చెంది మొక్కలు ఎండిపోతాయి. మురుగు నీరు నిల్వ లేకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. మాంకోజెబ్ 2.5 గ్రాములు లీటరు నీటికి 7-10 రోజుల వ్యవధిలో చల్లాలి. కొన్ని మొలక వచ్చిన తర్వాత కాండం మొదలులో నల్లమచ్చలు రావడంతో నేలపై ఒరిగిపోతాయి. థైరం 3 గ్రాములు, మీటాక్సిన్ 6 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తనశుద్ధి చేయాలి.
- జ్యోతిర్మయి, ఉద్యానాధికారిణి, కడప

ఆవేదన ఆలకించరూ!

–న్యూస్‌టుడే, జిల్లా సచివాలయం


వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్ శివశంకర్, జేసీ అదితిసింగ్

అర్జీదారుల సమస్యల పరిష్కారంలో సంబంధిత అధికారులు ముందుండాలని కలెక్టర్ శివశంకర్ ఆదేశించారు. జాయింట్‌కలెక్టర్ అదితిసింగ్, డీఆర్వో గంగాధర్‌గౌడ్, ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి, డీఆర్‌డీఏ పీడీ ఆనంద్‌నాయక్‌తో కలిసి ఆయన సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ... ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి వారి సంతృప్తి మేరకు సమాధానం ఇవ్వాలన్నారు. ఎక్కడా నిర్లక్ష్యానికి తావివ్వకూడదని ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు తమ ఆవేదనను వినతుల రూపంలో అధికారులకు నివేదించారు.

ఇల్లు కాజేయాలని చూస్తున్నారు



మాకున్న ఇంటిని, స్థలాన్ని కాజేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా బలిమలవంతంగా స్థలం నుంచి వెళ్లాలని బెదిరిస్తున్నారు. మేము స్థలం కొన్న తర్వాత అది ఆక్రమించి వారు స్థలాన్ని వారు కొన్నారు. నేను మాత్రమే ఇక్కడ ఉంటున్నాను... నా మనవడు సెలవులకు వచ్చాడు. అధికారులు న్యాయం చేయాలి. - నాగచరణ్, సుబ్బమ్మ, కొమ్మలూరు, ఖాజీపేట

నా భూమిలోకి వెళ్లనివ్వడం లేదు



నాకు 1.4 ఎకరాల భూమి ఉంది. నా పేరుతోనే అన్ని పత్రాలున్నాయి. ఆ భూమిని సాగు చేసుకుంటున్నా. కోర్టు కూడా నాకే అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ కొందరు వ్యక్తులు భూమిలోకి అడుగుపెట్టనివ్వడం లేదు. వారి వద్ద ఒక ఆధారం కూడా లేకపోయినా నన్ను బెదిరిస్తున్నారు. అధికారులు స్పందించి నాకు రక్షణ కల్పించాలి. - ఇరప సంటెయ్య, ఇందిరానగర్, పెండ్లిమర్రి

పింఛను మంజూరు చేయాలి



నా వయసు 65 ఏళ్లు. పక్షవాతంతో ఏ పని చేయలేక ఇంట్లోనే ఉంటున్నాను. దీంతో నా కుటుంబ జీవనం చాలా కష్టంగా ఉంది. తొలిసారిగా పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నా. అధికారులు దయచూపాలి.
- విజయ్‌కుమార్, శ్రీరామనగర్‌కాలనీ, కడప

కృత్రిమ అవయవాలు అందించరూ



పొరపాటున వెళ్లే సమయంలో ప్రమాదం జరిగింది. దీంతో కాళ్లు పోయాయి. ప్రస్తుతం వీల్‌ఛైర్‌కే పరిమితమయ్యా. చదువుకు కూడా తీవ్ర ఇబ్బందిగా ఉంది. నాకు ప్రభుత్వం మోటారు త్రిచక్రవాహనంతో పాటు పింఛను, కృత్రిమ కాలు అమర్చేందుకు చేయూతనివ్వాలి. ప్రభుత్వం సహకరిస్తూ తాను స్వయంశక్తితో ఎదిగేందుకు ఆస్కారం ఉంటుంది.
- లక్ష్మీనరసింహ, పాతకడప

జమ్మలమడుగు నుంచి పోటీ చేయాలని జగన్‌కు ఆది సవాల్


ఉద్యోగమేళాకు హాజరైన యువతతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి జగనే తనపై పోటీకి రావాలని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సవాలు విసిరారు. ఇక్కడున్న ఇద్దరు నాయకులు తనకు సరిపోరని ఫీల్డింగ్, బ్యాటింగ్ చేయలేరని పెద్దసారే రావాలని వ్యాఖ్యలు చేశారు. సోమవారం స్థానిక ముద్దనూరురోడ్డులోని రిపబ్లిక్ క్లబ్‌లో దేవగుడి శంకర్‌రెడ్డి, సుబ్బరామిరెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్‌మేళాను తెదేపా ఇన్‌ఛార్జి భూపేష్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సూపర్ సిక్స్‌లోని హామీలన్నీ వచ్చే సంక్రాంతికి అన్ని అమలవుతాయని అన్నారు. నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ నుంచి తారు రోడ్ల నిర్మాణానికి రూ.30 కోట్లు కేటాయించారని త్వరలో 13 రహదారులకు టెండర్లు పిలుస్తామన్నారు. రామసుబ్బారెడ్డి గృహనిర్మాణశాఖ మంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన ఇళ్ల కంటే తాను ఎమ్మెల్యేగా మంజూరు చేయించిన ఇళ్లు ఎక్కువని చెప్పారు. నలుగురు నాయకులు జగన్, అవినాష్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి, సుధీర్‌రెడ్డి నాలుగు దిక్కులా అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. మైలవరం మండలంలో అదాని కంపెనీకి సంబంధించి సిమెంటు కర్మాగారం రాబోతుందని రైతులు కోరిన విధంగా భూముల ధరలు ఇస్తామన్నారు. గత వైకాపా ప్రభుత్వంలో జమ్మలమడుగు పట్టణంలో కబ్జాలు జరిగాయని వాటిని బయటకు తీస్తామన్నారు. ముద్దనూరు మండలంలో నాలుగు చెరువులకు గండికోట నుంచి నీరు అందిస్తామన్నారు.

రెండు టపాసుల గోదాములు జప్తు

ప్రొద్దుటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరులోని టపాసుల గోదాముల్లో అక్రమ నిల్వలపై డీఎస్పీ భక్తవత్సలం ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకుని గోదాముల్లో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ మొత్తంలో టాపాసులను సీజ్ చేశారు. స్థానిక పొట్టిపాడు రోడ్డులోని రెండు గోదాముల్లో టాపాసులు అక్రమంగా నిల్వ ఉన్నట్లు గ్రామీణ పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో తనిఖీలు చేపట్టి అక్రమ నిల్వలను గుర్తించి విచారణ చేపట్టారు. లైసెన్స్ లేకుండా టపాసులు నిల్వ ఉంచినట్లు తేల్చారు. దీంతో ఒక గోదాములో రూ.2.95 లక్షలు, మరో గోదాములో రూ.2.86 లక్షల విలువైన సరకు సీజ్ చేశారు. టపాసుల సరుకు ప్రొద్దుటూరు పట్టణం సార్వకట్ట వీధికి చెందిన సత్యనారాయణ, గంగమ్మదేవాలయం వీధికి చెందిన వేణు అనే వ్యక్తులకు సంబంధించినదిగా గుర్తించి వారిపై వేర్వేరుగా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

డబ్బులివ్వకపోతే రిమాండుకు పంపిస్తాం

పోలీసుల బెదిరింపులు... ఎస్పీకి బాధితుడి ఫిర్యాదు

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: 'మా నాన్న రెండో పట్టణ పోలీసులు మానసికంగా వేధిస్తున్నారు. తెలిసో తెలియకో ఓ వ్యక్తి నుంచి వక్కలు కొన్నారు. అవి దొంగ సొమ్ము అని ఠాణాకు పిలిపించి గత రెండు నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నారు. డబ్బులు చెల్లించకుంటే రిమాండుకు పంపిస్తామని బెదిరిస్తున్నారు.' అని కడప శంకరాపురానికి చెందిన గంజికుంట సురేష్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం ఎస్పీ హర్షవర్ధన్‌రాజుకు 'ప్రజా ఫిర్యాదుల-పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు. రెండో పట్టణ పోలీసులు కొంతమంది ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఇలాంటి ఒత్తిళ్లు చేస్తున్నారని బాధితులు పేర్కొన్నారు. దీనిపై అర్బన్ సీఐ నాగార్జున మాట్లాడుతూ ఫిర్యాదును పరిశీలించి కేసు నమోదు చేసి విచారిస్తామన్నారు.


విద్యార్థుల్లో సృజన పెంచేలా 'ఇస్రో స్పేస్ వీక్'



బ్రోచర్లను ఆవిష్కరిస్తున్న ఇస్రో ప్రతినిధులు, కళాశాల ప్రిన్సిపల్, తదితరులు

వైవీయూ (కడప), న్యూస్‌టుడే: స్పేస్ వీక్ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు పెరిగి భవిష్యత్తు శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశం ఉందని షార్ డైరెక్టర్ రమేష్‌బాబు పేర్కొన్నారు. స్పేస్ - వెదర్ ఛేంజ్ అనే థీమ్‌తో ఇస్రో, కేఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాల సంయుక్తంగా ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు కళాశాలలో వరల్డ్ స్పేస్ వీక్-2024 కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన షార్ డైరెక్టర్ రమేష్‌బాబు మాట్లాడుతూ విద్యార్థుల వినూత్న ఆలోచనలతో పరిశోధనలవైపు అడుగులు వేస్తున్నారని చెప్పారు. సైన్స్ ఎగ్జిబిషన్, ఎలక్యూషన్, షార్ట్ ఫిల్మ్, సైన్స్ మోడల్స్ ప్రదర్శనలో 1 నుంచి పీజీ చదివే వారందరూ పాల్గొనవచ్చని చెప్పారు. తొలిరోజు జిల్లాలోని వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి విద్యార్థులు ఎగ్జిబిషన్‌లో పాల్గొన్నట్లు తెలిపారు. జోనల్ అధికారి ఎస్ఎస్ మురళీ, కళాశాల ప్రిన్సిపల్ మూర్తి, టీఎన్ ప్రసాద్, వీరశంకర్, సురేష్‌బాబు, కమిటీ మెంబర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

సాగునీటి వనరులను సర్వనాశనం చేసిన వైకాపా


కాలేటివాగు జలాశయ పటాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి, అధికారులు

చక్రాయపేట, వేంపల్లె, న్యూస్‌టుడే : వైకాపా అయిదేళ్ల పాలనలో పులివెందుల నియోజకవర్గంలో సాగునీటి వనరులను సర్వనాశనం చేశారని ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. తక్కాలపల్లె సమీపంలోని కాలేటి వాగు జలాశయ పనులను సోమవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. వైకాపా గత అయిదేళ్లలో 22.5 శాతం పనులు మాత్రమే పూర్తి చేసి అసంపూర్తిగా వదిలేశారన్నారు. చక్రాయపేట మండలంలో కాలేటి వాగు జలాశయం పనులు పూర్తయితే సాగు, తాగు నీటి సమస్య తీరుతుందన్నారు. మండలంలోని సుమారు 40 చెరువులకు ఎత్తిపోతల పనులు ఆగిపోయాయన్నారు. ఏడు, ఎనిమిది లిఫ్టులు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఒక్క ఫౌండేషన్ కూడా వేయలేదన్నారు. చక్రాయపేట, వేంపల్లె రైతులకు వైకాపా తీవ్ర అన్యాయం చేసిందన్నారు. అనంతరం వేంపల్లె మండలంలోని కత్తులూరు సమీపంలో గాలేరు-నగరి , హంద్రీనీవా కాలువలకు సంబంధించి నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పరిశీలించారు. పులివెందుల నియోజకవర్గంలో గత ప్రభుత్వ అనాలోచిత వైఖరి కారణంగా నిలిచిన సాగునీటి ప్రాజెక్టుల విషయమై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో జలవనరుల శాఖ డీఈఈ ప్రదీప్‌రెడ్డి, ప్రసన్నారెడ్డి, ఏఈఈ చైతన్యభాస్కర్‌రెడ్డి, దాదాపీర్, ఎంపీటీసీ మాజీ సభ్యులు జీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.

సెంచరీలతో శివాలెత్తిన బ్యాటర్లు


రాజ్‌మోహన్ 208 పరుగులు


కడప క్రీడలు, న్యూస్‌టుడే: ఏసీఏ అండర్-14 పురుషుల రెండు రోజుల మల్టీడే క్రికెట్ టోర్నీలో భాగంగా సోమవారం కేఓఆర్ఎం మైదానంలో కడపతో ప్రారంభమైన మ్యాచ్‌లో ప్రకాశం జట్టు భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఆ జట్టు నిర్ణీత 90 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. పి.రాజ్‌మోహన్ డబుల్ సెంచరీ (208, 220 బంతుల్లో 33×4) తో విజృంభించగా, హేమంత్ సెంచరీ (107, 158 బంతుల్లో, 13×4)తో రాణించాడు. కడప బౌలర్లు కృష్ణ చైతన్య 3, అలీఖాన్ 2 వికెట్లు తీశారు.
✶ కేఎస్ఆర్ఎం మైదానంలో చిత్తూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ప.గో జట్టు 62 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటయింది. ప్రత్యర్థి బౌలర్లు తేజేష్ 5, మోహిత్‌సాయి, దినేష్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన చిత్తూరు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 37.5 ఓవర్లలో 132/3 స్కోరు చేసింది. శ్రీవంత్‌రెడ్డి 52*, వైటీ టెండూల్కర్ 27 పరుగులు చేశారు. ✶ వైఎస్ఆర్ఆర్-ఏసీఏ క్రికెట్ మైదానంలో విశాఖతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన తూ.గో జట్టు 66.2 ఓవర్లలో 259/9 స్కోరు చేసింది. కార్తీక్ 109, కృష్ణ సాకేత్‌రెడ్డి 129 పరుగులు చేయగా, మనోజ్‌నాయుడు, ప్రఖ్యాత్‌వర్మ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన విశాఖ జట్టు ఆట ముగిసే సమయానికి 112/2 స్కోరు చేసింది.

ప్రజా సమస్యలపై దృష్టి: ఎస్పీ


బాధితుల సమస్యలు వింటున్న ఎస్పీ హర్షవర్ధన్‌రాజు

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రజల సమస్యలపై పోలీసులు దృష్టి సారించాలని జిల్లా పోలీసు అధికారి హర్షవర్ధన్‌రాజు అన్నారు. ఎస్పీ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా ఫిర్యాదులు - పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. నలుమూలల నుంచి వచ్చిన బాధితుల ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా పరిశీలించారు. అనంతరం వాటిని సంబంధిత ఠాణాలకు పంపించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఠాణాకు వచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదును స్వీకరించి వారి సమస్యలను పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయానికి రాలేని వారు సంబంధిత ఎస్సై, సీఐ, డీఎస్పీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.

రంజీ ట్రోఫీకి కడప క్రీడాకారుడు


రఫీ

కడప క్రీడలు, న్యూస్‌టుడే: ఆంధ్రా రంజీ జట్టుకు కడప క్రీడాకారుడు ఎస్ఎండీ రఫీ ఎంపికయ్యాడు. ఈ నెల 11వ తేదీ నుంచి నాగపూర్‌లో విదర్భ జట్టుతో జరగనున్న మ్యాచ్‌లో అతను ఆంధ్రా జట్టుతో కలవనున్నాడు. ఈ సందర్భంగా జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎం.భరత్‌రెడ్డి, ఎ.రెడ్డిప్రసాద్ క్రీడాకారుడికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉత్తమ ప్రదర్శన చేయాలని క్రీడాకారుడికి సూచించారు.

కాళ్లు చేతులు కట్టేసి... కృష్ణా నదిలో తోసేసి

- వాటా డబ్బులు అడిగాడని వ్యాపార భాగస్వామి హత్య
- హైదరాబాద్‌లో అపహరణ... కొత్తకోటలో ఘాతుకం
- అయిదుగురి అరెస్టు.. పరారీలో ప్రధాన నిందితుడు

జీడిమెట్ల, న్యూస్‌టుడే: వ్యాపారం నుంచి తప్పుకొన్న భాగస్వామి తన వాటా డబ్బులు తిరిగివ్వమని అడగ్గా ఇష్టం లేని స్నేహితుడే అతడ్ని కిరాయి వ్యక్తులతో అపహరించి.. కాళ్లు చేతులు కట్టేసి కృష్ణా నదిలో పడేసి హత్య చేయించాడు. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయిదుగురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇన్‌ఛార్జి డీసీపీ కోటిరెడ్డి సోమవారం వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా భీమిలికి చెందిన వెంకటప్పన్నరెడ్డి(54) భార్య, ఇద్దరు కుమారులతో ఈస్ట్‌సాయినగర్‌లో ఉంటున్నారు. మెఘా ఇంజినీరింగ్ సంస్థలో ఏజీఎంగా పనిచేస్తున్నారు. ఈ నెల 4న విధులకు వెళ్లి.. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో భార్య హేమ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా స్నేహితుడే అపహరించినట్లు గుర్తించారు.

అన్నమయ్య జిల్లా కలికిరి మండలానికి చెందిన బత్తిన ద్వారకానాథ్‌రెడ్డి వెంకటప్పన్నరెడ్డికి విశాఖపట్నంలో పరిచయమయ్యాడు. ఇద్దరు 2021-22లో కాకినాడ పోర్టులో క్యాటరింగ్, క్లీనింగ్ సర్వీస్ వ్యాపారం చేశారు. లావాదేవీల్లో విభేదాలు వచ్చాయి. భాగస్వామి వాటా డబ్బులు రూ.28 లక్షలు చెల్లించేందుకు ద్వారకానాథ్‌రెడ్డి అంగీకరించాడు. నెలలు గడుస్తున్నా ఇవ్వకపోవడంతో ఇటీవల ద్వారకానాథ్‌రెడ్డి ఇంటికి వెళ్లి తన డబ్బులివ్వాలని వెంకటప్పన్నరెడ్డి నిలదీశారు. డబ్బు ఇవ్వడం ఇష్టంలేక, కుటుంబ సభ్యుల ముందు నిలదీయడంతో పరువు పోయిందని స్నేహితుడిని హత్య చేసేందుకు పథకం వేశాడు. వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలానికి చెందిన సుధాకర్‌రెడ్డికి విషయం చెప్పాడు. అదే ప్రాంతానికి చెందిన పాశం ప్రసాద్, బుసుపాటి కిరణ్‌కుమార్, గడ్డం వెంకట సుబ్బయ్య, అన్నిక మణికంఠలకు రూ.10 వేలు చొప్పున చెల్లించి హత్యకు ఒప్పందం చేసుకున్నాడు. వారు ఈ నెల 4న ద్విచక్ర వాహనంపై ఇంటికెళ్తున్న వెంకటప్పన్నరెడ్డిని కూకట్‌పల్లి వద్ద అడ్డుకుని క్లోరోఫాం చల్లి కారులో జోగులాంబ గద్వాల జిల్లా కొత్తకోట తీసుకెళ్లారు. కాళ్లు, చేతులు కట్టేసి బీచుపల్లి బ్రిడ్జి మీద నుంచి కృష్ణానదిలో పడేశారు. భార్య ఫిర్యాదుతో ద్వారకానాథ్‌రెడ్డి గురించి ఆరా తీయగా అతడు నగరానికి వచ్చినట్లు సాంకేతిక ఆధారాల ద్వారా తెలిసింది. సీసీ కెమెరాలను జల్లెడపట్టి అపహరించి కొత్తకోట తీసుకెళ్లినట్లు గుర్తించారు. అక్కడ లాడ్జిలో ఉన్న సుధాకర్‌రెడ్డి ముఠా దొరికింది. పడేసిన చోటు నుంచి 15 కి.మీ. దూరంలో మృతదేహం తేలింది. సమావేశంలో అదనపు డీసీపీ సత్యనారాయణ, బాలానగర్ ఏసీపీ హనుమంతరావు, జగద్గిరిగుట్ట ఇన్‌స్పెక్టర్ క్రాంతి కుమార్ ఉన్నారు.

ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ

పెండ్లిమర్రి, న్యూస్‌టుడే : వెల్లటూరులోని ప్రభుత్వ మద్యం దుకాణంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దుకాణం పైకప్పు రేకులకు రంధ్రం వేసి చోరీకి పాల్పడినట్లు సిబ్బంది తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకు దుకాణం తెరవగా పైకప్పునకు రంధ్రం ఉండటాన్ని గుర్తించిన సిబ్బంది నగదును పరిశీలించగా రూ.5.09 లక్షలు మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

పెండ్లిమర్రి, న్యూస్‌టుడే : అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఇంట్లోనే విషద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం పెండ్లిమర్రి మండలం వెల్లటూరులో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వెల్లటూరుకు చెందిన పార్ల పుల్లారెడ్డి (57) తన అయిదెకరాల పొలంతో పాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని పత్తి, వేరుసెనగ, చామంతి పంటలు సాగు చేశారు. ఏడేళ్లుగా పంటలు సరిగ్గా పండకపోవడంతో రూ.20 లక్షల వరకు అప్పులపాలయ్యారు. అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో మనస్తాపం చెంది సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషద్రావణం తాగారు. కుటుంబ సభ్యులు గుర్తించి కడప రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

ప్రొద్దుటూరు

● ప్రొద్దుటూరు ● జమ్మలమడుగు ● బద్వేలు ● మైదుకూరు

వైభవంగా వరసిద్ధి వినాయకుడి పూజ



వినాయకునికి ప్రత్యేక పూజలు చేస్తున్న భూపేష్‌రెడ్డి

జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్‌టుడే: మండల పరిధిలోని మోరగుడి గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి 41 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా సోమవారం గ్రామ ప్రజలు మండలం పూజ వైభవంగా నిర్వహించారు. స్వామి వారికి గణపతి పూజ, అభిషేకాలు, రుద్రహోమం తదితర పూజలు నిర్వహించారు. జమ్మలమడుగు నియోజకవర్గ తెదేపా బాధ్యుడు భూపేష్‌రెడ్డి పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి



ఏపీజెన్ కో డైరెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న యూనియన్ నాయకులు

ఎర్రగుంట్ల, న్యూస్‌టుడే: డాక్టర్ ఎంవీఆర్ ఆర్టీపీపీలో ఒప్పంద కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని ఏపీజెన్ కో డైరెక్టర్(థర్మల్) అశోక్‌కుమార్‌రెడ్డిని ఏపీ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ యూనియన్ నాయకులు కోరారు. సోమవారం ఆయనకు కార్మిక నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల్లో అనేక మంది ఐటీఐ, డిగ్రీ, డిప్లొమో, తదితర విద్యార్హతలు ఉన్నా అన్‌స్కిల్డ్ వేతనాలిస్తున్నారని వాపోయారు. నాయకులు సుబ్బిరెడ్డి, గంగయ్య, పుల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం... మీకు తోడుగా... (10 AM to 1 PM)
ప్రొద్దుటూరు : 9966349431
జమ్మలమడుగు : 9000409516
మైదుకూరు : 8008573447
బద్వేలు గ్రామీణ : 8008573493

?: ప్రొద్దుటూరురోడ్డు చాకలివీధి వద్ద ఉన్న విద్యుత్తు నియంత్రికకు చెందిన మూతలేని ఫ్యూజు పెట్టె దిగువగా ఉంది. పిల్లలు సంచరించే ప్రాంతంలో ప్రమాదం జరగకుండా అమర్చేలా చర్యలు తీసుకోవాలి? -విజయ్, మైదుకూరు

✔: లైన్‌మెన్‌కు సమస్యను వివరించి ఫ్యూజు పెట్టె ఎత్తులో ఏర్పాటు చేయించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. -రామభద్రయ్య, ఏఈ, -న్యూస్‌టుడే, మైదుకూరు

గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం



నరేష్ (పాత చిత్రం)

చింతలచెరువు(చాగలమర్రి), న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చింతలచెరువు భైరవగుండాల సమీపంలోని తెలుగు గంగ కాలువలో వైఎస్సార్ జిల్లా మైదుకూరుకు చెందిన నరేష్ (34) కాలుజారి ఈనెల 6న గల్లంతైన సంగతి తెలిసిందే. ఎస్సై రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో గజఈతగాళ్లు కాలువ వెంట సోమవారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నవంగలి సమీపంలోని గేట్ల వద్ద మధ్యాహ్నం మృతదేహాన్ని గుర్తించి బయటకు తెచ్చినట్లు ఎస్సై తెలిపారు. నరేష్ తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్సై తెలిపారు. నరేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

గాడిద పాల వంచన కేసులో ముగ్గురి అరెస్టు



సయ్యద్ మహ్మద్ గౌస్

హొసపేటె, న్యూస్‌టుడే: కర్ణాటక రాష్ట్రం విజయనగర జిల్లా హొసపేటెలో జెన్నీమిల్క్ పేరిట గాడిదలు, వాటి పాల విక్రయ కంపెనీ కార్యాలయం ప్రారంభించి రైతులను వంచించిన కేసులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు నిందితులను సోమవారం హొసపేటె పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో నూతలపాటి మురళి (43), కావలపల్లి ఉమాశంకర్ (33), సయ్యద్ మహ్మద్ గౌస్ (27) ఉన్నారు. విజయనగర ఎస్పీ బి.ఎల్.శ్రీహరిబాబు వివరాల మేరకు.. కంపెనీ ఎండీగా పరిచయం చేసుకున్న నెల్లూరులోని వేదాయపాలెంలో కేశవులునగర్‌కు చెందిన నూతలపాటి మురళి, అన్నమయ్య జిల్లా గాలివీడుకు చెందిన కావలపల్లి ఉమాశంకర్ రెడ్డి (మేనేజర్), వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల మండలానికి చెందిన సయ్యద్ మహ్మద్ గౌస్ (సూపర్‌వైజర్)లతో కలిసి మే నెలలో హొసపేటె బస్‌డిపో మార్గంలో జెన్నీమిల్క్ అనే కంపెనీ కార్యాలయాన్ని ప్రారంభించి సిబ్బందిని నియమించారు. రూ.3 లక్షలిస్తే మూడు గాడిదలు (ఒక యూనిట్) ఇస్తాం, వాటి పాలను లీటరు రూ.2350కి కొంటామని ప్రచారం చేపట్టారు. గత నెల 17 వరకు సుమారు 318 మంది రైతులు 484 యూనిట్లు కొన్నారు. ఇందుకు సిబ్బంది సుమారు రూ.10 కోట్లు తీసుకున్నారు. స్థానికుల ఫిర్యాదుతో ఆ కంపెనీకి అనుమతిలేదని నిర్ధారించి 18న నగరసభ అధికారులు దాడులు చేసి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ కేసులో మరికొంత మంది ప్రమేయం ఉందని వారిని కూడా అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు.

చోరీ కేసు నమోదు

మైదుకూరు, న్యూస్‌టుడే : పట్టణంలోని సర్వాయపల్లెలో ఆదివారం రాత్రి జంగంరెడ్డి సుబ్బమ్మ అనే మహిళకు చెందిన రూ.50 వేలు విలువ చేసే నాలుగు మేకలు చోరీకి గురయ్యాయి. ఇంటి వద్ద కట్టేసి ఉండగా అర్ధరాత్రి సమయంలో చూసే సరికి కనిపించలేదని తెలిపారు. కేసు విచారణ చేస్తున్నామని సీఐ సయ్యద్‌హాసం తెలిపారు.

తహసీల్దారుకు ఫిర్యాదు

ప్రొద్దుటూరు గ్రామీణ, న్యూస్‌టుడే: స్థానిక శ్రీనివాసనగర్‌కు చెందిన తెల్లాకుల మనోహర్‌తోపాటు ఆయన భార్య పశువైద్యపరంగా విద్యా అర్హతలు లేకున్నా మూగజీవాలకు వైద్యం, మందులను అందజేస్తున్నట్లు ఏపీ ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధి సుధాకర్ తహసీల్దారుకు సోమవారం ఫిర్యాదు చేశారు. వివిధ రకాల రోగాల బారినపడిన కుక్కలు, పిల్లులు, పాడి పశువులకు చట్టవిరుద్ధంగా వైద్యం చేస్తూ వాటి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ముగిసిన ధ్యానోత్సవం

ప్రొద్దుటూరు గ్రామీణ, న్యూస్‌టుడే: రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో స్థానిక మిట్టమడివీధిలోని హార్ట్‌ఫుల్‌నెస్ నిలయంలో ఏర్పాటు చేసిన మూడు రోజుల ధ్యానోత్సవం సోమవారం ముగిసింది. అభ్యాసీలకు ప్రిసెప్టర్లు సుబ్బరాయుడు, సత్యప్రవీణ్ శిక్షణ ఇచ్చారు. సమయపాలనతో క్రమంతప్పకుండా ధ్యానం, నిర్మలీకరణ, ప్రార్థన, విశ్వప్రార్థన వలన విస్తృత ప్రయోజనాలు ఉంటాయన్నారు.

తూకాల్లో తేడాలుంటే కేసులు



తూకం వేస్తున్న ఇన్‌స్పెక్టర్ జయదేవ్

ప్రొద్దుటూరు, న్యూస్‌టుడే: తూకానికి తక్కువ కాటాలు వినియోగిస్తే కేసులు నమోదు చేస్తానని తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్ జయదేవ్ హెచ్చరించారు. సోమవారం మండలంలోని పలు చౌకదుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎనిమిది రేషన్ డీలర్ల షాపులను ఆయన తనిఖీ చేయగా, ముద్ర లేకుండా, తూకం తక్కువ చూపుతున్న కాటాలను గుర్తించారు. 8 కేసులు నమోదు చేసి, రూ.20 వేలు జరిమానా విధించినట్లు చెప్పారు. ఆయన వెంట సిబ్బంది పాల్గొన్నారు.



ప్రొద్దుటూరులోని అమ్మవారిశాలలో వనవిహారిణీగా... కన్యకాపరమేశ్వరిదేవి



ముద్దనూరులో అన్నపూర్ణాదేవి అలంకరణలో...



ఎస్పీ హర్షవర్ధన్‌రాజు దంపతులను సన్మానిస్తున్న ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు



బద్వేలులో అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు

నయనానందకరం...దేవీ అలంకారం

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గ మండలాల్లోని ఆలయాల్లో అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. వనవిహారిణిలో (తోట ఉత్సవం) భాగంగా లలితాదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని ఆలయం వద్ద నుంచి ఊరేగింపు నిర్వహించారు. ప్రొద్దుటూరులోని అమ్మవారిశాలలో అమ్మవారికి ఎస్పీ హర్షవర్ధన్‌రాజు దంపతులు పూజలు చేశారు. ఆర్యవైశ్యసభ అధ్యక్షుడు బుశెట్టి రామ్మోహన్‌రావు, కార్యవర్గ సభ్యులు ఎస్పీకి ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. **- న్యూస్‌టుడే, క్లస్టర్ బృందం**



ప్రొద్దుటూరు హౌసింగ్‌బోర్డు కాలనీలో పార్వతీదేవిగా పెద్దమ్మతల్లి



జమ్మలమడుగులో రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిచ్చిన వాసవీ మాత



ప్రొద్దుటూరు రాజరాజేశ్వరి దేవాలయంలో అమ్మవారికి పార్వతీదేవి అలంకారం



మైదుకూరులో పోటెత్తిన భక్తులు

పేదల ఆకలి తీర్చడమే ప్రభుత్వ ధ్యేయం



ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, భూపేష్‌రెడ్డి, ఆర్డీవో ఆదిమూలం సాయిశ్రీ

ఎర్రగుంట్ల, న్యూస్‌టుడే: పేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్‌లు ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తెలిపారు. సోమవారం ఎర్రగుంట్ల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో తెదేపా నియోజకవర్గ బాధ్యుడు భూపేష్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే విలేకర్లతో మాట్లాడుతూ గతంలో తెదేపా ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్‌లను తిరిగి పునరుద్ధరించామన్నారు. తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి జయలలిత తన ప్రభుత్వంలో అమ్మ క్యాంటీన్‌లను ప్రవేశపెడితే తర్వాత ముఖ్యమంత్రి అయిన స్టాలిన్ అలాగే కొనసాగించారని గుర్తుచేశారు. ఏపీలో రాజకీయ స్వార్థంతో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అన్న క్యాంటీన్లను మూసివేశారన్నారు. త్వరలో ఎర్రగుంట్లలో వైద్య శిబిరం, ఉద్యోగ మేళా నిర్వహిస్తామని వివరించారు. ఎర్రగుంట్లలో అనేక పరిశ్రమలు రాబోతున్నాయన్నారు. ఆర్డీవో ఆదిమూలం సాయిశ్రీ, నాయకులు మధుసూదన్‌రెడ్డి, ఎం.జగన్‌మోహన్‌రెడ్డి, ఎం.మోహన్‌రెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు.

పరిధి ఎక్కువ... సిబ్బంది తక్కువ

● మద్యం, ఇసుక అక్రమాలపై తనిఖీలు శూన్యం ● ఉన్నవారికి పెరిగిన పనిభారం

–న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు నేరవార్తలు



ప్రొద్దుటూరులోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్

వైకాపా పాలనలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు అధికారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. తమ విధులను సైతం సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి ఎదురైంది. దీంతో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. వ్యతిరేకిస్తే ఏం అవుతుందోనన్న భయం వెంటాడింది. సెబ్ విభాగాన్ని ఎక్సైజ్ శాఖలో విలీనం చేస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఎక్సైజ్ విభాగం అధికారులకు ప్రభుత్వ మద్యం దుకాణాల పర్యవేక్షణను అప్పగించారు. సెబ్ స్టేషన్‌కు సరిపడా సిబ్బందిని కేటాయించడంలో విఫలం చెందారు. పరిధి ఎక్కువ ఉండటం సిబ్బంది లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో సిబ్బంది నామమాత్రంగానే విధులను నిర్వహించాల్సి వచ్చింది. మద్యం, ఇసుక, ఇతర అక్రమ కార్యకలాపాలపై సరైన తనిఖీలు చేయలేకపోతున్నారు. ప్రొద్దుటూరులోని సెబ్ కార్యాలయంలో ఒక సీఐ, ఎస్.ఐ, ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, ఐదుగురు కానిస్టేబుళ్లు పనిచేశారు. వారికి ప్రొద్దుటూరు, రాజుపాళెం, చాపాడు మండలాల్లో జరిగే అక్రమ కార్యకలాపాల కట్టడి బాధ్యతలను అప్పగించారు. కేవలం తక్కువ మంది సిబ్బందితో పనిచేయలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. జిల్లాలో కడప తర్వాత ప్రొద్దుటూరు ఎంతో కీలకమైన పట్టణం. ఈ ప్రాంతంలో జరగని

అక్రమ కార్యకలాపాలంటూ లేవు. తక్కువ సిబ్బంది ఉన్నందున ఉన్నవారికి పనిభారం పెరగడంతో నేర నియంత్రణ కష్టంగా మారింది. అక్రమ మద్యం, ఇసుకను పట్టుకున్న సెబ్ అధికారులకు అప్పటి పాలకుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఎదురయ్యాయి. కార్యాలయాలకు వెళ్లి ఏకంగా అధికారులను దుర్భాషలాడి, విధులకు ఆటంకం కలిగించిన సందర్భాలూ ఉన్నాయి. వైకాపా పాలనలో తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలతో సెబ్, ఎక్సైజ్ శాఖలు అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయాయి. ఇందులో భాగంగానే సిబ్బంది కొరత ఇప్పటికీ అపరిష్కృతంగా ఉంది.

మాతృశాఖలో కొనసాగుతున్న విధులు

సెబ్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిన క్రమంలో ఆ కార్యాలయాలు ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్లుగా మారాయి. ఆ మేరకు గతంలో ఏర్పాటు చేసిన సెబ్ బోర్డులను తొలగించి వాటి స్థానంలో ఎక్సైజ్ స్టేషన్ బోర్డును ఏర్పాటు చేశారు. దాదాపు నాలుగేళ్లు రెండు విభాగాలుగా విడిపోయిన అధికారులు అందరూ మళ్లీ మాతృశాఖ అబ్కారీలో విధులు నిర్వహించేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రద్దీకి అనుగుణంగా కౌంటర్ల ఏర్పాటు



దరఖాస్తులను పరిశీలిస్తున్న జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవి

బద్వేలు, న్యూస్‌టుడే: మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణకు వచ్చే వారి రద్దీకి అనుగుణంగా కౌంటర్లను ఏర్పాటు చేశామని కడప అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవి పేర్కొన్నారు. బద్వేలు ఎక్సైజ్ సీఐ కార్యాలయంలో సోమవారం మద్యం దుకాణాలకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. ఆయన 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదో తేదీ వరకు ఎక్సైజ్ సీఐ కార్యాలయంలోను, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈనెల 11వ తేదీ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో లాటరీ పద్ధతిన తీయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌ఫోర్సుమెంట్ ఎక్సైజ్ సీఐ నీలకంఠారెడ్డి, బద్వేలు ఎక్సైజ్ సీఐ సీతారామిరెడ్డి పాల్గొన్నారు.

కేసీ ఉగ్రరూపం... నీట మునిగిన పొలం



ఉప్పులూరులో కందిపంటలోకి నీరు

పెద్దముడియం, న్యూస్‌టుడే: కర్నూలు-కడప కేసీ ప్రధాన కాలువలో పూర్తిస్థాయిలో నీరు ప్రవహిస్తుండడంతో ఉప్పులూరు గ్రామ సమీపంలోని మట్టి కాలువ కోతకు గురై నీరంతా సోమవారం పొలాల్లోకి చేరి పంటలను ముంచెత్తింది. రైతన్నలు సాగుచేసుకున్న కంది, వరి, మినుము, జొన్న పంటలు సుమారుగా 40 ఎకరాల్లో నీరు పారుతోంది. వీటితో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ విద్యుత్తు మోటార్లు కూడా నీట మునిగాయి. 28వ లాక్ నుంచి రాజోలి ఆనకట్ట వైపుగా సుమారుగా 7 కిలోమీటర్ల మేర సిమెంటు లైనింగు లేక మట్టి కాలువ ఉంది. ఈ విషయంపై నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ కేసీ కాలువ డీఈ ఆలమూరు రవీంద్రను 'న్యూస్‌టుడే' వివరణ కోరగా కోతకు గురైన మట్టి కాలువ ప్రదేశాన్ని పరిశీలించి అక్కడ ఇసుక బస్తాలను ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతామని తెలిపారు.

వంకలు చూడరా... ప్రజలగోడు వినరా!

ఆక్రమిస్తున్నా చర్యలు శూన్యం

– న్యూస్‌టుడే, మైదుకూరు



ఉపాధి కార్యాలయం వద్ద వంకలో పడిపోయిన కంచె

మైదుకూరు పట్టణానికి మురుగుకాలువలుగా ఉపయోగపడుతున్న ప్రధాన వంకలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఆక్రమణ జరిగినా చర్యలు కరవయ్యాయి. ప్రభుత్వాలు మారుతున్నా వంకల రూపురేఖలు మారలేదు. ప్రొద్దుటూరురోడ్డులో కడ్డీలవంక, బద్వేలురోడ్డులో అనకుంట, చాకిరేని వంక, ఎర్రచెరువు అలుగువంకలు ఉన్నాయి. పట్టణంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మురుగు నీరు, పట్టణానికి ఎగువన కేసీ కాలువ, ఎర్రచెరువు, పొలాల నుంచి వచ్చే వృథానీరు వంకల్లోకి చేరుతోంది. వర్షాకాలంలో పొంగి ప్రవహించే వంకలతో బద్వేలురోడ్డు, కడపరోడ్డులోకి నీరు చేరిన సందర్భాలు ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలైన వెంకటసుబ్బయ్యకాలనీ, బాలాజీనగర్, శ్రీనివాసనగర్, శ్రీరాంనగర్, మూలబాటలోకి నీరు ప్రవేశించింది. వంకలు ఆక్రమణకు గురై కుంచించుకు పోవడంతో ఎగువ నుంచి వచ్చిన నీరు వచ్చినట్లు ప్రవహించక దారి మళ్లీ సమస్యకు కారణమవుతోంది. సుందరీకరణ పనులు కిలోమీటరు మేర చేపట్టి ఆ తర్వాత వదిలేశారు. పూర్తిస్థాయిలో వంక ఆక్రమణ తొలగించకుండానే పనులు చేపట్టారనే విమర్శలు అప్పట్లో వినిపించాయి. బిల్లుల చెల్లింపు జాప్యం జరగడం, అంతలోనే ఎన్నికలు రావడంతో అర్ధాంతరంగా పనులు నిలిచిపోయాయి. ప్రభుత్వం మారడంతో గుత్తేదారు ముందుకొచ్చే అవకాశాలు కనిపించలేదు. ఇటీవల ఎర్రచెరువు అలుగు పొంగడంతో బద్వేలురోడ్డులోకి నీరు చేరింది. వంక ఆక్రమణ కారణంగానే బద్వేలురోడ్డులోకి నీరు చేరడానికి కారణమైనట్లుగా అధికారులు నిర్ధారించారు.

పూర్తిస్థాయిలో తొలగని పూడిక

వర్షాలను దృష్టిలో పెట్టుకుని మురుగుకాలువలను శుభ్రం చేసేందుకు ప్రభుత్వం రూ.30 లక్షలు నిధులు మంజూరు చేయడంతో పనులు చేపట్టారు. ఎర్రచెరువు అలుగువంకలో పూడిక తొలగలేదు. ఉపాధి కార్యాలయం వద్ద ఎర్రచెరువు అలుగువంక కంచె వంకలో పడిపోయినా పునరుద్ధరణకు నోచుకోలేదు. పేరుకున్న చెత్తను తొలగించలేదు. దీంతో పంచాయతీరాజ్ కార్యాలయం సమీప కల్వర్టు గండ్ల వద్ద మట్టి దిబ్బలు పేరుకున్నాయి. సాయినాథపురం, గడ్డమాలవాడ మీదుగా ప్రవహించే కడ్డీలవంక కుంచించుకు పోవడంతో ప్రవాహానికి పెద్ద అవరోధంగా మారుతోంది. వంకలోకి అధికంగా నీరు చేరితే దారి మళ్లుతోంది. సర్వాయపల్లెరోడ్డులోకి నీరు చేరింది. వంక పరిసర ప్రాంతాల్లోని ఇళ్ల వద్దకు నీరు చేరుతోంది. ఈ విషయమై కమిషనర్ శ్రీనివాసులరెడ్డిని 'న్యూస్‌టుడే' వివరణ కోరగా వంకల్లో సజావుగా నీరు సాగిపోయేలా వంకల్లో పూడికతీత చర్యలు తీసుకుంటామన్నారు. స్థానికులకు సమస్య తలెత్తకుండా వంకల్లో మురుగునీరు సక్రమంగా ప్రవహించేలా చూస్తామన్నారు.

యువతకు నియామక పత్రాల అందజేత

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: స్థానిక రిపబ్లిక్ క్లబ్‌లో దేవగుడి శంకర్‌రెడ్డి, సుబ్బరామిరెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ఉద్యోగ మేళాకు స్పందన లభించిందని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు భూపేష్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి సుమారు 2,500 మంది హాజరుకాగా 1,200 మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు లభించాయన్నారు. వీరికి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో బీజేవైఎం నాయకుడు డాక్టర్ రాజేష్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, వివిధ కంపెనీ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

టిడ్కో ఇళ్ల పట్టాలివ్వాలని వినతి

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: రాజీవ్‌నగర్ కాలనీ సమీపంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి ఏసుదాసు అధికారులను కోరారు. సోమవారం స్థానిక రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీవో సాయిశ్రీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ 2015లో అప్పటి తెదేపా ప్రభుత్వం పేదవారికి ఇంటిని నిర్మించి ఇవ్వాలని దృఢ సంకల్పంతో టిడ్కో గృహాలను నిర్మించినట్లు చెప్పారు. వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ గృహాలను పట్టించుకోకుండా గాలికొదిలేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో లబ్ధిదారులు ఆశలు పెట్టుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజయ్, అబ్రహాం, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

పథకాల అమలుకు డిమాండు

జమ్మలమడుగు: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి చూపించాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సూచించారు. సోమవారం వైకాపా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి గండికోట ముంపువాసులకు, రాజోలి జలాశయం బాధితులకు ఇంత వరకు న్యాయం చేయలేదన్నారు. ఆయన వ్యంగంగా మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు.

పుర కమిషనర్‌గా మల్లికార్జున బాధ్యతల స్వీకరణ



ప్రొద్దుటూరు పట్టణం, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరు పురపాలక సంఘ కమిషనర్‌గా మల్లికార్జున సోమవారం రాత్రి 9 గంటల అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈయన పుట్టపర్తి జిల్లా ధర్మవరం నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు.

ఎంపీడీవోగా.. : బద్వేలు గ్రామీణ: బద్వేలు ఎంపీడీవోగా సోమవారం దుంపల మల్లేశ్వరీ బాధ్యతలు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ మండలంలో అన్ని గ్రామాలను పర్యటించి ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

తహసీల్దారు...: ముద్దనూరు: మండల బాధ్య తహసీల్దారుగా వరదకిషోర్‌రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ముద్దనూరులోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీగా ఈయన బాధ్య తహసీల్దారుగా విధుల్లో చేరారు.

నోటమాట రావడం లేదు..!



విక్రయానికి సిద్ధంగా టమాట

కొండాపురం, న్యూస్‌టుడే: టమాటా ధరలు ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారులను బెంబేలెత్తి పోతున్నారు. సోమవారం కొండాపురం మార్కెట్‌లో కిలో రూ.80కు వ్యాపారులు విక్రయిస్తున్నారు. భారీ వర్షాలు, తెగుళ్ల కారణంగా మదనపల్లె ప్రాంతంలో దిగుబడులు తగ్గడమే ధర పెరగడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. గత వారం కిలో రూ.40కే అమ్మేవారు క్రమేపీ రూ.60, రూ.80 చొప్పున ప్రస్తుతం విక్రయిస్తున్నారు. రోజు రోజుకు కూరగాయల ధరలు పెరుగుతుండటంతో సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

పురపాలక సమావేశం నేడు

మైదుకూరు, న్యూస్‌టుడే : మైదుకూరు పురపాలక సంఘం అత్యవసర సమావేశం మంగళవారం నిర్వహిస్తున్నట్లు మేనేజర్ పరమేశ్వరరెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ సమావేశానికి రానున్నట్లు తెలిపారు. అధికారులు, సభ్యులు హాజరు కావాలని కోరారు.

కడప

• కడప • పులివెందుల • కమలాపురం

సీఎం సహాయ నిధి పేదలకు వరం


బాధితులకు చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి

కమలాపురం, న్యూస్‌టుడే : ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమని ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి పేర్కొన్నారు. కడపలో పుత్తా ఎస్టేట్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని 8 మంది బాధితులకు మంజూరైన రూ.10.78 లక్షల చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు అప్పులు చేసి దూర ప్రాంతాలకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారన్నారు. వారికి ఆసరాగా నిలిచేందుకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం మంజూరు చేయిస్తున్నామన్నారు. అర్హులు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM to 1 PM)
కడప : 8008573428, 8688701384
పులివెందుల : 8008573466
కమలాపురం : 8008573475

స్పందనకు వందనం

✦ నాగరాజుపేటలోని నారాయణ కళాశాల వెనుకవైపు ప్రధాన రోడ్డుపై చెత్త పేరుకుపోయిందని 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి వెంటనే తీసివేయించారు.
✦ రాజారెడ్డి వీధిలోని డీసీసీ బ్యాంకు వెనుకవైపున ప్రధాన రోడ్డులోని వ్యర్థాలను నగరపాలిక అధికారులు... సిబ్బందితో తొలగింపజేశారు.
✦ మారుతీనగర్‌లోని రోడ్ నెంబరు 1 చివర ఖాళీ ప్రదేశంలో పిచ్చిమొక్కలు పెరగడంపై స్థల యజమానులకు అధికారులు నోటీసులు ఇచ్చారు.
✦ ఎర్రముక్కపల్లెలోని వైద్యశాల ఆలయం సమీపంలో విద్యుత్తు నియంత్రిక వద్ద చెత్త వేయరాదని అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు.
✦ ద్వారకానగర్‌లో రైతు బజారుకు వెళ్లే మార్గంలో ప్రధాన రోడ్డులో వేసిన కుళ్లిన కూరగాయల వ్యర్థాలను నగరపాలిక సిబ్బంది వెంటనే తొలగించారు. స్థానికులకు ఇబ్బంది లేకుండా చేశారు.
- న్యూస్‌టుడే, మారుతీనగర్

భార్యపై హత్యాయత్నం కేసులో ఐదేళ్ల జైలు

తొండూరు : భార్యపై హత్యాయత్నం కేసులో ఓ వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3,15,000 జరిమానా విధిస్తూ కడప కోర్టు తీర్పునిచ్చినట్లు ఎస్సై పెద్దఓబన్న సోమవారం తెలిపారు. ఇడుపులపాయలోని బూచుపల్లె రవికుమార్‌రెడ్డి తనకు ఉద్యోగం ఉందని మోసగించి ముద్దనూరు మండలంలోని శెట్టిపల్లెకు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నారు. ఈ విషయమై భార్య అతడిని ప్రశ్నించడంతో ఆమెపై హత్యాయత్నం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి అతడితో పాటు అతడి తండ్రి వెంకట నారాయణరెడ్డి, తల్లి సులోచనమ్మపై కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం కోర్టు రవికుమార్‌రెడ్డికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3,15,000 జరిమానా, వెంకట నారాయణరెడ్డి, సులోచనమ్మలకు ఒక్కొక్కరికి 2 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.2,10,000 జరిమానా విధించినట్లు తెలిపారు.

అధికారులపై చర్యలకు విజ్ఞప్తి

వేంపల్లె, న్యూస్‌టుడే : వేంపల్లెలో రైతుబజారును తెరిపించని అధికారులపై చర్యలు తీసుకోవాలని భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ జేసీ అదితిసింగ్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఆమెకు ఫిర్యాదు చేశారు. భాజపా జిల్లా కౌన్సిల్ సభ్యుడు రామచంద్రారెడ్డి, జిల్లా కార్యాలయ కార్యదర్శి లక్ష్మణ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఆక్రమణలు అరికట్టాలని వినతి

పులివెందుల (వేంపల్లె) : ఆక్రమణకు గురైన 150 ఎకరాల భూమిని తమకు ఇప్పించాలని పులివెందుల వాసులు సోమవారం ఆర్డీవో ప్రత్యూషను కోరారు. నగిరిగుట్టకు చెందిన పెండ్లయ్య, మల్లి, చలపతి, రంగడు, తదితరులు ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తొండూరు మండలం యాదవగుంట సరిహద్దుల్లో 150 ఎకరాల భూమిని పట్టాలుగా ఇచ్చారన్నారు. కొందరు భూములను ఆక్రమించుకుని తమను అక్కడికి రాకుండా అడ్డుకుంటున్నారని వారు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు.

● పులివెందుల ఆర్డీవో ప్రత్యూషను సోమవారం తెదేపా నేతలు కలిశారు. సింహాద్రిపురం మండలం తెదేపా పరిశీలకుడు జోగిరెడ్డి, మహబూబ్‌బాషా, తదితరులు నూతన ఆర్డీవోను కలిసి అభినందించారు.

రైఫిల్ షూటింగ్ పోటీల్లో ప్రతిభ

కడప క్రీడలు : ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో జరిగిన సీబీఎస్ఈ అండర్-14, 19 సౌత్‌జోన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో నగరానికి చెందిన విద్యార్థులు సత్తాచాటారు. ఎయిర్ రైఫిల్ అండర్-19 విభాగంలో మాధవ్, అండర్-14 విభాగంలో యోషిత వెండి పతకాలు సాధించారు. వీరు ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు భోపాల్‌లో జరగనున్న జాతీయ స్థాయి షూటింగ్ పోటీల్లో పాల్గొననున్నారు.

భూములు మంజూరు చేసి ఆదుకోవాలి

సిద్దవటం, న్యూస్‌టుడే : పకాకొండల్లో కింద ప్రభుత్వ భూములు కేటాయించి, నేటికీ వాటిని మంజూరు చేయలేదని, వెంటనే వాటిని పంపిణీ చేయాలని కలెక్టరు శివశంకర్‌కు ... వినతి పత్రం అందజేశారు. ... గంజి సుబ్బరాయుడు కోరారు. రైతుల శ్రేయస్సుకు కృషి చేయాలి: చింతకొమ్మదిన్నె, న్యూస్‌టుడే : విద్యార్థులు రైతుల శ్రేయస్సుకు పాటుపడాలని ఊటుకూరు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త శ్రీనివాసాచారి సూచించారు. సోమవారం కళాశాలలో ఫ్రెషర్స్‌డే నిర్వహించారు. కృషివిజ్ఞాన కేంద్రం సమన్వయకర్త వీరయ్య, పభాకర్‌రెడ్డి, సునీల్‌కుమార్, శ్రీవల్లి, మాధురి, భాగవతప్రియ పాల్గొన్నారు.

PASSPORT, DOCUMENTS MISSING

My Self Mutthana Suresh Kumar, S/o M.Venkata Ramana, Door No.1/79, Yerramukkapalli, Kadapa, A.P. - 516 004. I lost my file near 7 Roads which contains the original Passport Y4958087, 10th class original marklist Intermediate original marklist, Degree original marklist and M.Sc. original marklist. Kindly requesting everyone if you have find or those all documents please contact me immediately on this number 8897060140.
Thanking You.

In the Court of the Hon'ble Senior Civil Judge at Kadapa
O.S.No.419/2018

Padidham Nagaraju ...Petitioner/Plaintiff
Vs
Chintaginjala Vijaya@Vijayalakshmi is died her LRS Chintaginjala Sreenivasulu and 3 others. ...Respondent/Defendant

Notice to Respondent No. 2 to 5

2. Chintaginjala Sreenivasulu, S/o C.Subbarayudu, age 58 Years.
3. Chintaginjala Anil @ Chintaginjala Sunil S/o C.Sreenivasulu, age 35 Years.
4. Chintaginjala Himabindu, W/o Husband name not known, age 30 Years.
5. Chintaginjala Ram Charan, S/o C.Sreenivasulu, age 13 Years, Minor, Natural Guardian father by name Chintaginjala Sreenivasulu. All are residing at D.No.18/548, BKM Street, Kadapa City, YSR District.

పై దావాలోని Petitioner ప్రతివాదులైన మీపై దావా వేసియున్నారు. సదరు దావాలో నోటీసులు మీకు ముట్టనందున కోర్టు వారు పేపర్ పబ్లికేషన్ ద్వారా తెలుపమని ఆర్డర్ వేసియున్నారు. కావున మీకు ఏమైనా ఆక్షేపణలు ఉన్న యెడల 16-10-2024వ తేదీన ఉదయం 10.30 గం॥లకు పై కోర్టు నందు స్వయంగా గానీ, వకీలు ద్వారా గానీ హాజరై ఆక్షేపణలు ఉన్న యెడల తెలుపవలెను. లేని యెడల నీ పరోక్షము నందు తీర్మానించబడును.

"కోర్టు వారి ఉత్తర్వుల మేరకు"
Chavva Siva Prasad Reddy
Advocate, Kadapa.

విద్యుత్తు సరఫరాలో అంతరాయం నేడు

లింగాల, న్యూస్‌టుడే : తాతిరెడ్డిపల్లె విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలోని 11 కేవీ తాతిరెడ్డిపల్లె, నేర్జాంపల్లె ఫీడర్ల పరిధిలో మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు వెలిదండ్ల విద్యుత్తు ఏఈ బాలసంజీవులు తెలిపారు.

అంచనాలు సరే... అనుమతులేవి?

ఒంటిమిట్ట, సిద్దవటంలో వర్గపోరు

పల్లె పండగ భాగ్యం దక్కేదెలా?

న్యూస్‌టుడే, కడప


ఒంటిమిట్ట - సిద్దవటం మండలాలను అనుసంధానించేలా కొత్తమాధవరంలో 140 మీటర్ల సిమెంటు రహదారి నిర్మాణానికి రూ.5.50 లక్షలు కావాలని అంచనా వేశారు. జిల్లా స్థాయిలో ఇంకా ఆమోదం లభించక ఆగిందిలా...

రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల సుస్థిరాభివృద్ధికి ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నెలన్నర కిందట గ్రామసభలు నిర్వహించారు. ఉపాధి హామీ పద్దుతో చేయాల్సిన పనులను గుర్తించారు. జిల్లాలోని ఒంటిమిట్ట, సిద్దవటం మండలాల్లో మాత్రం వాటికి ఉన్నత స్థాయి నుంచి అనుమతి రాలేదు. నాయకుల్లో వర్గపోరుతో ఏ ఊళ్లో ఎవరు పనులు చేయాలని ఇంకా ఖరారు చేయలేదు.

ఒంటిమిట్టలో ఇలా...

ఒంటిమిట్ట మండలంలో 13 పంచాయతీలు ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు 23న గ్రామసభలు నిర్వహించారు. పల్లెసీమల్లో 75 సిమెంటు రహదారులు నిర్మించాలని అధికారులు గుర్తించారు. 9.46 కి.మీ. సీసీ రోడ్లు వేయడానికి రూ.3.75 కోట్లు నరేగా పద్దు కావాలని ప్రతిపాదించారు. జిల్లా వ్యాప్తంగా 899 సీసీ రోడ్లు పనులు చేయడానికి రూ.56.73 కోట్లకు పచ్చజెండా ఊపారు. ఒంటిమిట్ట మండలంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడి నాయకులు ఎవరికి వారు తమ వర్గానికి పనులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. ఎవరికిస్తే ఎలాంటి పరిణామాలు దారి తీస్తాయోనని, నియోజకవర్గ ఇన్‌ఛార్జిని అధికారికంగా నియమించే వరకు వేచి చూడాలనే ధోరణిలో జిల్లా అధికారులు ఉన్నారు. అన్నిచోట్ల ఈనెల 14-21 వరకు 'పల్లె పండగ' కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులందాయి. పనులకు శంకుస్థాపన చేయాలని ఆదేశించారు. ఒంటిమిట్టలో చేయాల్సిన వాటికి ఆమోదం లభించకపోవడంతో పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి.

సిద్దవటంలోనూ అదే తీరు

సిద్దవటం మండలంలో 18 పంచాయతీలు ఉన్నాయి. నెలన్నర కిందట నిర్వహించిన గ్రామ సభల్లో 113 చోట్ల 17.433 కి.మీ. సీసీ రోడ్లు వేయడానికి రూ.7.81 కోట్లు కావాలని పంచాయతీరాజ్‌శాఖ సాంకేతిక నిపుణులు గుర్తించారు. మరో ఎనిమిది చోట్ల శ్మశానాల చుట్టూ రక్షణ గోడ నిర్మించాలని నిర్ణయించారు. ఇక్కడ నాయకులంతా ఏకతాటిపై లేరు. ఎవరి దారి వారిదే అన్నట్లు వేర్వేరు వర్గాలుగా ఉంటున్నారు. దీంతో నరేగా నిధులతో సిమెంటు రోడ్ల నిర్మాణానికి ఉత్తర్వులివ్వలేదు.

త్వరలో అనుమతులు

ఒంటిమిట్ట, సిద్దవటం మండలాల్లో ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్లు, రక్షణ గోడ నిర్మాణం, ఇతర పనులు చేయాల్సిన ప్రాంతాలను ఇప్పటికే గుర్తించాం. క్షేత్రస్థాయిలో అంచనాలు తయారు చేశారు. కలెక్టర్‌తో చర్చించిన అనంతరం అనుమతులు ఇస్తాం.
- శ్రీనివాసులురెడ్డి, ఎస్ఈ, పంచాయతీరాజ్, కడప

సీతారాములకు పూజలు

వేముల, న్యూస్‌టుడే : గొంది పల్లె పంచాయతీ పరిధిలోని రంగోరిపల్లె రామాలయ ప్రతిష్ఠ జరిగి 41 రోజులు పూర్తయిన సందర్భంగా సోమవారం మండల పూజను వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని పురవీధుల్లో ఊరేగించారు.

నవరాత్రి వైభవం... భక్తజన సంబరం


విజయదుర్గాదేవి దర్శనానికి తరలివచ్చిన భక్తులు


పులివెందులలో వనవిహారిణి అలంకరణలో


లలిత పంచాయతన ఆలయంలో భక్తులు


బాలపోలేరమ్మ ఆలయంలో పార్వతీదేవి అలంకరణ


కమలాపురంలో...


తొండూరులో

దసరా నవరాత్రుల మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఐదోరోజు సోమవారం అమ్మవారిని మోహిని, పార్వతిదేవి, రాజరాజేశ్వరి తదితర అలంకారాల్లో దర్శనమిచ్చారు. ఆయా ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
- న్యూస్‌టుడే, బృందం


ఒంటిమిట్ట కన్యకాపరమేశ్వరి ఆలయంలో


మాధవరం-1లో మోహినీ అలంకరణలో


ఎర్రముక్కపల్లెలోని చౌడమ్మ ఆలయంలో


అమ్మవారిశాలలో మోహినీదేవిగా


వల్లూరులో జగన్మోహిని అలంకారం


వేములలో పార్వతీదేవిగా...

యూరియాకు రైతుల వాగ్వాదం

చెన్నూరు, న్యూస్‌టుడే : కేసీ ఆయకట్టు కింద వరి సాగు చేసిన రైతులను యూరియా కొరత వేధిస్తోంది. కొన్ని రోజులుగా దుకాణాల్లో యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం శివాలపల్లె సచివాలయానికి యూరియా వచ్చింది. సిబ్బంది పంపిణీ చేసేందుకు సిద్ధమవ్వగా మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన రైతులు ఒక్కసారిగా యూరియా కోసం పోటీపడటంతో వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానిక నేతలు రైతులకు సర్దిచెప్పి పంపించారు.

జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

కమలాపురం, న్యూస్‌టుడే : పట్టణంలోని పీవీఎస్ఆర్ఎం జూనియర్ కళాశాల విద్యార్థులు ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్‌లో ప్రతిభ కనబర్చి జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. 600 మీటర్ల అండర్-16 పరుగులో సాయి మొదటి స్థానంతో పాటు 4+200 మీటర్ల పరుగులో ద్వితీయ స్థానంలో నిలిచాడు. 4+400 అండర్-20 పరుగు పందెంలో నందిని రెండో స్థానంలో నిలిచింది. ఈ నెల 17న గుంటూరులో జరిగే జాతీయ స్థాయి పోటీలలో వీరు పాల్గొంటారు. విజేతలను కళాశాల కరస్పాండెంట్ రాజగోపాల్‌రెడ్డి, ప్రిన్సిపల్ రమణారెడ్డి, పీడీ ఖాదర్‌రెడ్డి అభినందించారు.

పాలస్తీనాపై ఇజ్రాయెల్ మారణహోమాన్ని ఆపాలి

మారుతీనగర్, న్యూస్‌టుడే: పాలస్తీనాపై ఇజ్రాయెల్ నరమేథం సాగిస్తోందని, దీనిని వెంటనే ఆపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర అన్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించి ఏడాదైన సందర్భంగా స్థానిక ఎస్టీయూ భవన్‌లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సంఘీభావ సదస్సు ఏర్పాటు చేశారు. వక్తలు మాట్లాడుతూ 42 వేల మంది పాలస్తీయన్లు మృత్యువాత పడగా, వారిలో చిన్నారులు, మహిళలే అధికంగా ఉన్నారని చెప్పారు. అమెరికా చమురు నిక్షేపాలను కొల్లగొట్టేందుకు యుద్ధాన్ని ప్రేరేపిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా మారణహోమాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. ఆప్ జిల్లా కన్వీనర్ డాక్టర్ శ్రీనివాసులు, న్యాయవాది దాదా హయత్, డాక్టర్ రాజావెంగల్‌రెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి వెంకటశివ, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వార్డెన్లను నియమించాలని వినతి

జిల్లా సచివాలయం : దూర ప్రాంతాల్లో ఉన్న వసతిగృహాలకు ఇన్‌ఛార్జి వార్డెన్లను నియమించడంతో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సరైన విద్య, రక్షణ కొరవడిందని అఖిలభారత విద్యార్థి బ్లాక్ జిల్లా కన్వీనర్ రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రెగ్యులర్ వార్డెన్లను నియమించి విద్యార్థులకు పోషకాహారం అందించాలని సోమవారం జేసీ అదితిసింగ్‌కు వినతి పత్రం ఇచ్చారు.

● కమలాపురం మండలం పొడదుర్తిలోని 15.90 ఎకరాల గ్రామ కంఠం భూమిని గ్రామానికి చెందిన వ్యక్తి ఆక్రమించుకుని దళితుల సమాధులను తవ్వేశాడంటూ సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర నేతృత్వంలోని పలువురు దళితులు కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. సమగ్ర విచారణ చేపట్టాలని నిరసన తెలిపారు.

● బుద్ధ ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ చేపట్టిన నిర్మాణాలపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి కడప ఆర్డీవో ఇర్విన్‌కు వినతిపత్రం అందించారు.

వాలంటీర్ల ఆందోళన

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: తమ ఉద్యోగ భద్రత కల్పించి పెండింగ్‌లో ఉన్న వేతనాలు ఇవ్వాలని కోరుతూ వాలంటీర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్ల అసోసియేషన్ సంఘం ప్రతినిధులు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు దస్తగిరి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రాజీనామాలు చేసిన వాలంటీర్లను తిరిగి కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ స్పాట్ అడ్మిషన్లు

వైవీయూ (కడప), న్యూస్‌టుడే: కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల (ఆర్ట్స్)లో మంగళ, బుధవారాల్లో డిగ్రీ బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సుల్లో తక్షణ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ జి.రవీంద్రనాథ్ పేర్కొన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు

వీరశైవ సాహిత్యం-సామాజిక దృక్పథం పుస్తకావిష్కరణ


పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వీసీ కృష్ణారెడ్డి, అధికారులు

ఎన్‌జీవో కాలనీ (కడప), న్యూస్‌టుడే: వీరశైవమత వ్యాప్తికి, ఆ మత సంప్రదాయాలకు పట్టంకట్టిన యుగం శివకవి యుగమని యోగి వేమన విశ్వవిద్యాలయం వీసీ కె.కృష్ణారెడ్డి పేర్కొన్నారు. డాక్టర్ సత్తెనపల్లి బాబు రచించిన 'వీరశైవ సాహిత్యం-సామాజిక దృక్పథం' పుస్తకావిష్కరణ సభ సోమవారం సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో నిర్వహించారు. బ్రౌన్ కేంద్రం సంచాలకులు జి.పార్వతి మాట్లాడుతూ.. నన్నెచోడుడు, మల్లికార్జున పండితారాధ్యుడు, పాల్కురికి సోమనలు శివకవి యుగంలో కవిత్రయంగా పేరు గడించారని చెప్పారు. ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ టి.రామ్‌ప్రసాద్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ పి.పద్మ, మూల మల్లికార్జునరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.